క్లుప్తంగా

బీమా యోజనపై అవగాహన

మండవల్లి: మండవల్లి ఎస్సీ కాలనీలో శుక్రవారం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో అతి తక్కువ ప్రీమియంతో కొనసాగుతున్న ఆర్థిక భద్రత పథకాలపై స్థానిక ఇండియన్ బ్యాంకు మేనేజర్ బొంతు దుర్గారావు అవగాహన కల్పించారు. ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కరరావు సదస్సుకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో రూ.20 ఉంటే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరి రూ.2 లక్షల బీమాను పొందవచ్చన్నారు. పాక్షికంగా అంగ వైకల్యం సంభవిస్తే రూ.లక్ష చెల్లిస్తారని అన్నారు. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారెవరైనా ఈ పథకంలో చేరవచ్చని తెలిపారు. ఐక్య వేదిక కార్యవర్గ సభ్యురాలు వెలగపల్లి బేబీ సరోజిని, విజయ, తులసి, కే లక్ష్మి, బి.జ్యోతి, ఎం.మరియమ్మ పాల్గొన్నారు.

నాడు-నేడు పనుల పరిశీలన



ముదినేపల్లి రూరల్ : మండలంలోని వడాలి జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న నాడు-నేడు పనులను కైకలూరు ఏఎస్‌డబ్ల్యూవో బి. వెంకటరత్నమ్మ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలకు మంజూరైన నిధులు, వాటిని వినియోగించిన వైనంపై సీనియర్ ఉపాధ్యాయుడు సీహెచ్ నాగమల్లేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. పేరెంట్స్ కమిటీ సభ్యులను నాడు-నేడు పనుల్లో విధిగా భాగస్వాములు చేయాలని సూచించారు. రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అప్పలస్వామి, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ఫాతిమా ఉన్నారు.

నగదు రహిత చెల్లింపులపై కళాజాతా



గుడివాడరూరల్: గ్రామ పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపులపై ప్రజలకు కళాజాత సభ్యులు అవగాహన కల్పించారు. మండలంలోని చౌటపల్లి, మల్లాయపాలెం గ్రామాల్లో కళాజాత బృందం శుక్రవారం ప్రదర్శనలు నిర్వహించారు. గ్రామాల్లో జగనన్న నగదు రహిత చెల్లింపులు, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణలపై అవగాహన కార్యక్రమాలను నృత్యరూపకంలో ప్రజలకు వివరించారు. ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతకు జగనన్న స్వచ్ఛసంకల్పం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని కళాజాత సభ్యులు తెలిపారు. ప్రజలు పంచాయతీలకు చెల్లించే పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమం వలన అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. కార్యక్రమంలో కళాజాత సభ్యులు ఎం.శేఖర్‌బాబు, ఎం.కుమార్, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న పోరాటం చిరస్మరణీయం



కైకలూరు: జమిందార్లు, జాగీర్దాల అరాచకాలపై వీరోచిత పోరాటం సాగించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ చిరస్మరణీయులని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కైకలూరు తాలూకా సెంటర్‌లో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద రాష్ట్ర గౌడ సంఘ నాయకులు పోసిన రామారావు ఆధ్వర్యంలో శుక్రవారం వేడుక నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ యువత పాపన్న గౌడ్ ఆశయసాధన కోసం కృషి చేయాలన్నారు. పోసిన పాపారావు మాట్లాడుతూ పాపన్న గౌడ్, కాళ్లపాలెం డాక్టరు విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ గోవర్ధన్, జై గౌడ ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి పరసా ఏడుకొండలు, కైకలూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పోలగాని నాగరాజు, గోనెపాడు సర్పంచ్ బత్తిన శ్రీకాంత్, కైకలూరు మండల ప్రధాన కార్యదర్శి మారగాని గణపతి, నాయకులు బొల్లా శ్యామలరాజు, నంగెడ్డ శివ, దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఏడుగురు జూదరుల అరెస్ట్

పెదకళ్లేపల్లి(మోపిదేవి): మండల పరిధి పెదకళ్లేపల్లి కృష్ణానది ఒడ్డున జూదం ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ సీహెచ్ పద్మ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేశారు. 11 ద్విచక్ర వాహనాలను, ఐదు సెల్ ఫోన్లను, రూ. 7,165 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

వైఎస్సార్ సీపీకి కార్యకర్తలే బలం

- ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
- పామర్రు నియోజకవర్గ సచివాలయ కన్వీనర్ల సమావేశం



మాట్లాడుతున్న ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్

కూచిపూడి(మొవ్వ): రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ముందుకు సాగుతుందంటే కార్యకర్తల బలమే ప్రధానమని, చిత్తశుద్ధితో పని చేస్తున్న కార్యకర్తలకు రానున్న రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మొవ్వ మండలం కూచిపూడిలోని ఎస్ఎస్ఎల్ కన్వెన్షన్ హాల్‌లో పామర్రు నియోజకవర్గ సచివాలయ కన్వీనర్లు(జేసీఎస్) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు ఎం. సోంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమ ఎన్నికల హామీల్లో 95 శాతం ఇప్పటికే పూర్తి చేశారని తెలిపారు. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ నాయకులు రాష్ట్రం ప్రభుత్వంపై విషపు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ అధికార కాంక్షతో కల్లబొల్లి హామీలు ఇస్తూ.. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ మళ్లీ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి నియోజకవర్గంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేసి తీరతామని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే నియోజక వర్గంలో 44 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం పూర్తి చేశామని చెప్పారు. అక్టోబర్ నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకై చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు గమనించాలన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన 216 మంది సచివాలయ కన్వీనర్ల వివరాలు నమోదు చేసుకున్నారు. వారికి బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వివరించారు. నియోజకవర్గ పరిశీలకులు ఎం.సోంబాబు మాట్లాడుతూ వైనాట్ 175ని నిరూపించేందుకు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు రాజులపాటి పార్వతి, జొన్నలగడ్డ రామ్మోహనరెడ్డి, కూనపురెడ్డి స్వరూపరాణి, ఎంపీపీలు కొండేటి ఇందిర, గోగం సురేష్, దాసరి అశోక్ కుమార్, ఈడుపుగంటి రాజామణి, పార్టీ మండలాధ్యక్షులు రాజులపాటి రాఘవరావు, కళ్లెం వెంకటేశ్వరరెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, మండల సచివాలయ కన్వీనర్లు సమ్మెట ఆంజనేయులు, నడకుదురు రాజేంద్ర, పరసా జగన్, జాజుల చిన్నారి, ముప్పుడి సురేష్ రెడ్డిలతో పార్టీ కార్యకర్తలు, నాయకులు, సచివాలయాల కన్వీనర్లు పాల్గొన్నారు.

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి



వణుదుర్రులో ఎన్నికల విధులకు సమాయత్తమైన అధికారులు

ముదినేపల్లి రూరల్: మండలంలోని వణుదుర్రు సర్పంచ్ పదవికి శనివారం నిర్వహించనున్న ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు ఎంపీడీవో పీ మల్లీశ్వరి, రిటర్నింగ్ అధికారి షేక్ జరీనా శుక్రవారం తెలిపారు. పోలింగ్ సామగ్రితో మండల పరిషత్ కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రానికి అధికారులు, సిబ్బంది వణుదుర్రు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, రిటర్నింగ్ అధికారిణి మాట్లాడుతూ ఎన్నిక ప్రశాంతంగా ముగిసేందుకు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టామన్నారు. పంచాయతీ పరిధిలో వణుదుర్రులో రెండు, శివారు గ్రామమైన కొత్తపల్లిలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు ఓటర్లను తప్ప ఇతరులను అనుమతించేది లేదన్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్‌కు పీఓ, ఏపీవోతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ శనివారం మధ్యాహ్నం 2గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పంచాయతీ పరిధిలో మొత్తం 1,613 మంది ఓటర్లున్నట్లు తెలిపారు.

ఆలయాలకు శ్రావణ శోభ



పామర్రు ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు



పూల అలంకరణలో విజయదుర్గ అమ్మవారు

పామర్రు: శ్రావణ మాసం తొలి శుక్రవారం పురస్కరించుకుని పలు ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. ఆలయాలను మామిడి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పలు రకాల రంగవల్లులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాల్లోని అమ్మవార్లకు విశేషంగా అభిషేకాలు, స్నపనలు, పూజలలు చేశారు. స్థానిక విష్ణాలయంలోని రాజ్యలక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజలను నిర్వహించారు. వల్మీకేశ్వరీ అమ్మవారి ఆలయంలో, కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో విశేషంగా అభిషేకాలు, పూజలు చేశారు. మండల పరిధిలోని రాపర్ల గ్రామంలో గణ్యశ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయాల్లో విష్ణు, లలిత సహస్ర నామ పారాయణతో పాటు గీతాపారాయణ చేశారు. అంకమ్మతల్లి ఆలయంలో అమ్మవారికి 108 కలశాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను పూజించారు.

గుడివాడ టౌన్: శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక నీలామహల్ రోడ్‌లో విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పుష్పాలతో అలంకరించి భక్తుల దర్శనానికి ఉంచారు. శ్రావణమాసం తొలి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి పూజలు చేయడం వలన మహిళలకు శుభం కలుగుతుందని భక్తుల నమ్మకమని ఆలయ అర్చకుడు పునీత్‌శర్మ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

కైకలూరు: శ్రావణమాస మొదటి శుక్రవారం పలు ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కైకలూరు శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో విశేష సంఖ్యలో పూజలు చేశారు. వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమన్నారాయణ గోష్టి చిట్టి హేమలత బృందంతో సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో వీఎన్‌కే. శేఖర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

గుడివాడ టౌన్: పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఈఈ టి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక భీమవరం గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ స్తంభాలు తొలగించాల్సి ఉందన్నారు. ఈ కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్దకాల్వ సెంటర్ నుంచి మచిలీపట్నం గేటు వరకు, బ్యాంక్ కాలనీ, ఆర్టీసీ కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

రేపు ఉచిత వైద్య శిబిరం

వానపాముల (పెదపారుపూడి): మండలంలోని వానపాముల గ్రామంలో మార్పు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు రావూరిసాధిక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కల్యాణ మండలంలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మందులు కూడా ఉచితంగా అందజేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని చుట్టు పక్క గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఘనంగా ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం

గుడివాడరూరల్: పాత్రికేయుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసేది ఒక్క ఏపీయుడబ్ల్యూజే అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం గుడివాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు కొమరవోలు లక్ష్మణరావును ఆయన స్వగృహంలో ప్రెస్‌క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. తొలుత యూనియన్ పతకాన్ని ఆవిష్కరించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గూడపాటి రాజు, పాత్రికేయులు పాత శ్యామ్, చాట్రగడ్డ విజయ్‌ప్రసాద్, ఎండీ జబీబుల్లా, ఓలేటి రాజేష్, గూడపాటి గోపాలకృష్ణ, కనపర్తి సురేష్‌బాబు, ఎంఎం ముఖర్జి, దారం ఉపేంద్ర, జోసఫ్ తంబి, కుమార్ పాల్గొన్నారు.

పాత ఇనుము వేలంతో పంచాయతీకి ఆదాయం

చల్లపల్లి: గ్రామ పంచాయతీకి పాత ఇనుము వేలం ద్వారా ఆదాయం లభించింది. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అధ్యక్షతన బహిరంగ వేలం నిర్వహించారు. పాత ఇనుము రూ.47,500లకు, పాత వీధి దీపాల సామగ్రి రూ.14,500లకు, పాత పేపర్లు రూ.వెయ్యికి హెచ్చు పాటదారులు సొంతం చేసుకున్నారు. కార్యక్రమాన్ని పంచాయతీ ఈఓ పేర్ని మాధవేంద్రరావు పర్యవేక్షించారు.

ఉత్తమ అవార్డు గ్రహీతలకు సత్కారం



శేరీవేల్పూరు సర్పంచ్, అధికారులను సత్కరిస్తున్న ఎంపీపీ, జెడ్పీటీసీ, అధికారులు

గుడివాడరూరల్: భారత ప్రభుత్వంచే హర్‌ఘర్ జల్ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు పరిచినందుకు ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున ఎంపికైన మండలంలోని శేరీవేల్పూర్ సర్పంచ్ మేడేపల్లి ప్రభాకర్‌ను శుక్రవారం ఎంపీపీ గద్దే పుష్పరాణి, జెడ్పీటీసీ సభ్యుడు గోళ్ల రామకృష్ణ, అధికారులు ఘనంగా సత్కరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ జిల్లా నుంచి ఎంపికైన ఒకే ఒక గ్రామంగా శేరీవేల్పూరు గ్రామాన్ని నిలిపినందుకు సర్పంచ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావును, ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న ఈవోపీఆర్డీ దేవరపల్లి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి కె.అనూల, ఉపాధిహామీ ఏపీవో జి.రామకృష్ణలను సత్కరించారు. మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మట్టా జాన్‌విక్టర్, పార్టీ నాయకులు గద్దే రాము, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్‌కు వాకర్స్ క్లబ్ సత్కారం



మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను సత్కరిస్తున్న వాకర్స్‌క్లబ్ సభ్యులు

గుడివాడరూరల్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు అవార్డు అందుకున్న గుడివాడ మున్సిపల్ కమిషనర్ వి.మురళీకృష్ణను వాకర్స్‌క్లబ్ సభ్యులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. వాకర్స్‌క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో కమిషనర్‌ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, కోశాధికారి పి.లక్ష్మీనారాయణరెడ్డి, పల్లెబాట ప్రసాద్, మహంకాళి వీరశేఖర్, గాదే మోహన్‌బాబు, సభ్యులు పాల్గొన్నారు.

శాంతి కోరుతూ ర్యాలీ



శాంతి ర్యాలీలో మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు, విద్యార్థులు

గుడివాడరూరల్: మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, శాంతి కోరుతూ ర్యాలీ చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలని రోటరీక్లబ్ అధ్యక్షురాలు, ప్రముఖ వైద్యులు వై.రోజా అన్నారు. మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలసి రోజా శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా పలు పాఠశాలల విద్యార్థులు నినాదాలు చేస్తూ సత్యనారాయణపురం, కేటీఆర్ కళాశాల రోడ్, ఆంధ్రనలందా హైస్కూల్ మీదుగా పలు రహదారుల వెంబడి శాంతి ర్యాలీ నిర్వహించారు. అందరూ శాంతియుత జీవనాన్ని కొనసాగించాలని, కలిసిమెలసి జీవించాలని, ఎదుటవారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి అవగాహన కల్పించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రథమ అధ్యక్షుడు గుత్తా రమేష్, చైర్మన్ ఉప్పలపాటి మారుతీప్రసాద్, వైస్ చైర్మన్ పిన్నమనేని వేణుగోపాలరావు, గుడివాడ అధ్యక్షుడు దండమూడి జయలక్ష్మి, సభ్యులు దండమూడి సీతారామస్వామి, పలువురు సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫణి



సదస్సులో మాట్లాడుతున్న ఫణి

గుడివాడరూరల్: విద్యార్థులు జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫణి అన్నారు. స్థానిక కేటీఆర్ మహిళా కళాశాలలో కెరియర్ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే భవిష్యత్‌పై దిశా నిర్దేశాలను నిర్ణయించుకుని ముందుకు సాగాలన్నారు. జీవితంలో చేయాల్సిన పనులను ముందుగానే అనుకుని వాటిపై శ్రద్ధ చూపి విజయవంతం కావాలన్నారు. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ వి.సుజాత, వైస్ ప్రిన్సిపాల్ గాయత్రి, ఏపీఎస్ఎస్‌డీసీ సిబ్బంది ఎన్.నాగాంజనేయులు, శేషుబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

అవినీతి ఆరోపణలపై విచారణ



అల్లూరులో విచారణ చేస్తున్న డీపీఎంలు

ముదినేపల్లి రూరల్: మండలంలోని అల్లూరులో డ్వాక్రా రుణాల చెల్లింపులకు సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలపై డీఆర్‌డీఏ జిల్లా మేనేజర్లు గ్రామంలో శుక్రవారం విచారణ నిర్వహించారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి రూ.7 లక్షలు బ్యాంకులకు జమ చేయడంలో అవినీతి జరిగిందంటూ గ్రూపుల సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలో విచారణ నిర్వహించినప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం మరోసారి డీఆర్డీఏ జిల్లా మేనేజర్లు సుబ్బారావు, భూషణం, శ్యామలాదేవీ, శోభారాణి, శశికుమార్, బాపూజీ విచారణ చేపట్టారు. 2021లో డ్వాక్రా రుణాలను సభ్యులు చెల్లించినప్పటికీ వీటిని బ్యాంకులో జమ చేయలేదని ఆరోపిస్తూ మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ఏపీఎం తిరుపతయ్య, సీసీ అమ్మాజీ వీఓఏ లలిత కుమారితో పాటు గ్రూపు సభ్యులను విచారణ చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ విచారణలో నిర్వహించిన అంశాలకు సంబంధించి నివేదిక సిద్ధంచేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. విచారణలో ప్రస్తుత ఏపీఎం బి.సత్యనారాయణ, ఏసీ శోభన్‌బాబు, పాల్గొన్నారు.

అంకిత భావంతో పనిచేయండి

న్యాయమూర్తి రామకృష్ణయ్య



మాట్లాడుతున్న న్యాయమూర్తి రామకృష్ణయ్య

చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య అన్నారు. స్థానిక నిర్మలా కాన్వెంట్ సమీపంలో సచివాలయ ఉద్యోగుల శిక్షణ కార్యాలయంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులుగా ఉన్న మీరు సర్టిఫికెట్లు అందించడంతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నందున అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల జారీ, రిజిస్ట్రేషన్‌లో తప్పులు జరిగితే చట్టప్రకారం ఉద్యోగులే బాధ్యు లవుతారన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ముసలయ్య, ప్యానల్ లాయర్లు రామస్వామి, ప్రసాద్ పాల్గొన్నారు.

ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు

- పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్
- కృష్ణాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం



ముసలనాయికపాలెంలో సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్

పమిడిముక్కల: కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇంటిముంగిటకే అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి పథకాలు ఇచ్చేవారని, పేదలను చిన్నచూపు చూసేవారని చెప్పారు. మండలంలోని కృష్ణాపురం శివారు ముసలనాయికపాలెం, పాత ఎస్సీ కాలనీ, నారాయణపురం గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి బ్రోచర్లు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. పథకాలు అందాయా లేదా అని ప్రశ్నించారు.

ముసలనాయికపాలెంలో అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు కావాలని గ్రామస్తులు కోరారు. రబ్బిష్ తోలి సోమవారంలోపు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఏఈను ఆదేశించారు. వీధి లైట్లు, డ్రెయిన్‌ల ఏర్పాటు, మురుగునీటి తొలగింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో ఎమ్మెల్యేను పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. వైస్ ఎంపీపీలు గంజాల సీతారామయ్య, కొడమంచిలి మహేష్, సర్పంచ్ వీరంకి బలునలమ్మ, ఎంపీటీసీ మత్రి దుర్గారావు, గుర్విందపల్లి వంశీ, మండల సచివాలయాల కన్వీనర్ పరసా జగన్, మండల పార్టీ అధ్యక్షుడు యలమంచిలి గణేష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ మారపాక మహేష్, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు యేనుగ మస్తాన్‌రావు, వీరంకి చిరంజీవి, యార్లగడ్డ శివ, బండ్రపల్లి శ్యామ్, ఎంపీడీఓ విఠల్ పాల్, తహసీల్దార్ రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కొఠారి సేవలు మరువలేనివి



కొఠారి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు

గుడివాడరూరల్: రాష్ట్ర హమాలీస్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) మాజీ ప్రధాన కార్యదర్శి కొఠారి నరసింహారావు వర్ధంతి పట్టణంలో నిర్వహించారు. స్థానిక గవర్నమెంట్ హాస్పటల్‌లో ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దుంపల నరసింహారావు మాట్లాడుతూ కార్మిక నేత కొఠారి కార్మికులకు పక్షపాతిగా ఉంటూ అనేక సమస్యలపై పోరాడి కార్మికులందరికీ ప్రయోజనం చేకూర్చారన్నారు. కార్మికులకు ఆయన పోరాడి సాధించిన అనేక హక్కులు నేటికి అమలు అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పద్మారావు, శ్రీను, అనిల్, రాంబాబులు పాల్గొన్నారు.

సర్వజన ఆస్పత్రిలో థైరాయిడ్ టెస్ట్‌లకు అవకాశం

మచిలీపట్నంటౌన్: జిల్లా సర్వజన ఆస్పత్రిలో థైరాయిడ్ టెస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్న వారు సంబంధిత ఓపీ విభాగానికి వెళ్లి వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవచ్చునన్నారు. దీనిని మచిలీపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.